క్లుప్తంగా

సమాజ సేవలో భాగస్వాములు కావాలి



పామర్రు: ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని మానవత సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు అన్నారు. గ్రామంలో సంస్థ కార్యాలయం వద్ద మానవతశాఖ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో సంస్థలో సభ్యులుగా చేరాలన్నారు. సమాజ సేవే లక్ష్యంగా సేవాసంస్థ పలు కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. మానవత విలువలు అభివృద్ధిచెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పామర్రు మానవత రీజియన్ చైర్మన్ పీఎంఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పామర్రు మానవత డైరెక్టర్ బీవీ అప్పారావు, కో డైరెక్టర్ ఐవీఎస్ మనోహర్, కార్యదర్శి అరిగల బాలుడు, కన్వీనర్ ఎస్.త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభం



మండవల్లి: మండవల్లి సెంటర్‌లో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇండియన్ బ్యాంక్ మండవల్లి శాఖ మేనేజర్ బొంతు దుర్గారావు, ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కరరావు, మండల అధ్యక్షుడు టి.అప్పారావు అన్నారు. స్థానికంగా దివంగత చెన్నంశెట్టి సీతారామయ్య, అతని కుమారుడు దివంగత శ్రీనివాసరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్యం, రవిప్రసాద్, వంశీ ఆధ్వర్యంలో మండవల్లి సెంటర్‌లో ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బైక్ ఢీకొని విద్యార్థికి గాయాలు

కోనేరుసెంటర్: బైక్ ఢీ కొనడంతో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. చిలకలపూడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన దాసి మోహన శేఖర్ 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం ట్యూషన్‌కి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళుతుండగా బైక్ విద్యార్థిని ఢీకొట్టింది. విద్యార్థి ఎడమ కాలు విరిగిపోయింది. స్థానికులు విద్యార్థిని మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం

మచిలీపట్నంటౌన్: హనుమజ్జయంతి ఉత్సవాలు శనివారం నగరంలోని పలు ఆలయాల్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బుట్టాయిపేటలోని గణపతి సచ్చిదానంద దత్తాశ్రమంలో శనివారం అన్యోన్య సహిత అష్టోత్తర శత సూక్త హవము నిర్వహించారు. ఆదివారం ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి 11 వేల గారెలతో విశేషార్చన నిర్వహించనున్నారు. ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ జీవీ సుబ్బారావు పర్యవేక్షించారు.

విస్తృతంగా కుటుంబ ఆరోగ్య సర్వే



నడకుదురు(చల్లపల్లి): జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే శనివారం నడకుదురులో నిర్వహించారు. పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి సహకారంతో నడకుదురులో సర్వే బృందం ప్రతినిధులు ప్రదీప్, కల్యాణ్, సందీప్ 300 ఇళ్లకు వెళ్లి సర్వే చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ సీహెచ్ఓ, ఎంపీహెచ్ఏలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ



మంగళాపురం(చల్లపల్లి): వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు యాభై శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. శనివారం స్థానిక గ్రామ సచివాలయంలో సర్పంచ్ డొక్కు నాగేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ పేరం నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ పిట్టు వెంకటేశ్వరమ్మ రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ, వ్యవసాయ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

రాజీమార్గమే రాజమార్గం



గుడివాడలో కేసులు పరిష్కరిస్తున్న జిల్లా జడ్జి చినబాబు,



కైకలూరు కోర్టులో కేసులు పరిష్కరిస్తున్న సీనియర్, జూనియర్ కోర్టు జడ్జిలు షణ్ముఖరావు, శ్రీనివాస్

లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు

గుడివాడ టౌన్: రాజీమార్గం రాజమార్గమని 11వ అదనపు జిల్లా జడ్జి ఎస్. చినబాబు అన్నారు. స్థానిక కోర్టు భవనంలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 2,125 కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కరించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. ఇందులో 1976 క్రిమినల్ కేసులు, 35 పీఎల్‌సీ, 114 సివిల్ కేసులు పరిష్కరించామని వివరించారు. వీటి విలువ సుమారు రూ.99 లక్షల 57 వేల 30 ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎ పూర్ణిమ, జూనియర్ సివిల్ జడ్జి పి.గాయత్రి, మేజిస్ట్రేట్ న్యాయమూర్తి కె.నాగలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.శ్రీనివాస్, కార్యదర్శి సీహెచ్ వెంకటరమణ, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

కైకలూరు: రాజీ మార్గం ద్వారా కోర్టు కేసులు సత్వరం పరిష్కారమవుతాయని కై కలూరు సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి.షణ్ముఖరావు చెప్పారు. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి బి.శ్రీనివాస్‌తో కలిసి ఆయన జాతీయ లోక్ అదాలత్‌ను కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించారు. సీనియర్, జూనియర్ జడ్జిలు రెండు బెంచీలుగా ఏర్పడి బ్యాంకు, మనోవర్తి, చెక్‌బౌన్సు, క్రిమినల్, సివిల్, న్యూసెన్స్ తదితర 885 కేసులు పరిష్కరించారు. కక్షిదారులకు అపరాధ రుసుం కింద రూ.78,19,355 వేశారు. ఈ సందర్భంగా జడ్జిలు మాట్లాడుతూ చిన్న సమస్యలకు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీవీ.సత్యనారాయణ, అడిషనల్ పీపీ వడ్లాని శ్రీరామచంద్రమూర్తి, న్యాయవాదులు గురజాడ ఉదయశంకర్, టి.శ్రీనివాసరావు, కారి శరత్‌బాబు, పి.పవన్‌కాంత్, శివప్రసాద్, సిహెచ్.శంకరశాస్త్రి, బోడావుల ఇందిర, రమాదేవి, అడ్డగర్ల రాంబాబు, మాడపాటి సత్యనారాయణరాజు, ప్రసన్నకుమార్, వేంపాటి సాయి, గంగాధరరావు పాల్గొన్నారు.

గృహ నిర్మాణాల్లో పురోగతి సాధించాలి

కృష్ణా జిల్లా హౌసింగ్ పీడీ జీవీ సూర్యనారాయణ



అధికారులకు సూచనలు ఇస్తున్న పీడీ సూర్యనారాయణ

గుడివాడ టౌన్: జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలలో పురోగతి పెంచాలని కృష్ణా జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరక్టర్ జీవీ సూర్యనారాయణ అన్నారు. శనివారం ఆయన హౌసింగ్ అధికారులతో కలిసి మల్లాయిపాలెం లే అవుట్ లోని జగనన్న కాలనీలలోని ఇళ్ల నిర్మాణం పనుల పురోగతిని పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం అయ్యాక గృహాలు ప్రభుత్వ నమూనాలు ప్రకారం వేస్తున్న పెయింటింగ్, వర్లి ఆర్ట్ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు అధికారుల నుంచి పూర్తి సహకారం అందుతుందన్నారు. సాధ్యమైనంత త్వరలో లక్ష్యానికి మించి ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈఈలు రామోజీ నాయక్, నిరీక్షణరావు, ఏఈ సుబ్బారావు, లే అవుట్ ఆఫీసర్ భిక్షం ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

16న జాబ్ మేళా

గుడివాడ టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పామర్రు రోడ్‌లోని కేటీఆర్ కళాశాల ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళాలో ఆరు ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. అపెక్స్ సొల్యూషన్స్, మోహన్ స్పిన్ టెక్స్, వరుణ్ మోటార్స్, శ్రీనివాసా ట్రాక్టర్స్, నవతా రోడ్ ట్రాన్స్‌పోర్టు, రత్నదీప్ రిటైల్ మార్ట్ వంటి కంపెనీలు పాల్గొంటాయన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగి, 10వ తరగతి, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, ఇంజినీరింగ్ ఆపై చదువులు పూర్తి చేసిన యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 7981938644, 9848819682 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

గ్రామ కార్యదర్శి మురళీకృష్ణ మృతి



పామర్రు: మండలంలోని కురుమద్దాలి, రాపర్ల సెక్టారుకు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న జొన్నలగడ్డ మురళీకృష్ణ (59) శుక్రవారం రాత్రి మృతి చెందారు. మూడేళ్ల క్రితం పామర్రు మండలం కురుమద్దాలి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ, రాపర్ల సెక్టారు పరిధిలోని రాపర్ల, జమీదగ్గుమిల్లి, ఉండ్రపూడి, పోలవరం, ఉరుటూరు గ్రామాలకు కూడా కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ సెలవులో ఉన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మురళీకృష్ణ మృతదేహాన్ని పామర్రు ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్, ఎంపీడీవో వై.రామకృష్ణ, ఈవోపీఆర్డీ, పలు గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, వైఎస్సార్ సీపీ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. గతంలో నందివాడ మండలంలో చాలా కాలం కార్యదర్శిగా విధులు నిర్వహించడంతో ఆ మండలం నుంచి అనేక మంది అధికారులు సహోద్యోగులు వచ్చి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

వైఎస్సార్ సీపీ నాయకుల నివాళి

పామర్రు: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిలో కొండిపర్రు అడ్డరోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన తొమ్మండ్రు ఆశీర్వాదం మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు సందర్శించారు. ఆశీర్వాదం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ హైదరాబాద్ నుంచి సంతాపం ప్రకటించారు. వైఎస్ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఆరేపల్లి శ్రీనివాసరావు, మండలకో ఆప్షన్ సభ్యులు ఎండీ హస్మతుల్లా, స్థానిక వార్డు మెంబరు జువ్వనపూడి దివ్య, వైఎస్సార్ సీపీ నాయకులు జె.అంజి, తదితరులు ఆశీర్వాదం మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపినవారిలో ఉన్నారు.

హనుమజ్జయంతికి ఆలయాలు ముస్తాబు



ఉండ్రపూడి-పోలవరం వద్ద ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయం

పామర్రు: మండల పరిధిలోని పలు ఆలయాలు ఆదివారం హనుమజ్జయంతి సందర్భంగా ముస్తాబయ్యాయి. స్థానిక ఉండ్రపూడి-పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీవీరాంజనేయస్వామి వారి దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు స్వామి వారికి పంచామృతాభిషేకం, ఉదయం 11 గంటల నుంచి లక్ష తమలపాకులతో అర్చన, అనతరం అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మట్టా పూర్ణచంద్రరావు,ఆలయ ఈవో ఎల్.సత్యవతి, మండలి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పామర్రు ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ పాల్గొంటారని వివరించారు. ఆలయంలో పూజలు చేసి అన్న సమారాధన ప్రారంభిస్తారన్నారు. రాత్రి 7 గంటలకు శ్రీవీరాంజనేయస్వామి, సువర్చలా దేవి శాంతి కల్యాణ మహోత్సవం అనంతరం పవళింపు సేవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. పామర్రులోని రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయంలోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతి కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ మేనేజర్ కందుల వెంకటరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని జమీదగ్గుమిల్లి, రాపర్ల తదితర గ్రామాల్లో హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులుసర్వం సిద్ధం చేశారు.

బాలిక అదృశ్యంపై ఫిర్యాదు

మండవల్లి: పెరికెగూడెం గ్రామానికి చెందిన బాలిక 12వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఆమె తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు ఆమె తెలిపారు. పి కన్నాపురానికి చెందిన వ్యక్తి తన కుమార్తెను తీసుకువెళ్లి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్.ఐ టి.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోక్సో కేసు నమోదు

మండవల్లి: తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించి, చంపుతానని ఓ వ్యక్తి బెదిరించాడని ఆమె తండ్రి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చావలిపాడుకి చెందిన బాలిక కైకలూరు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ నెల 6న గంగుల నాగఫణీంద్ర ఆమెను కళాశాలకు వెళ్లేటప్పుడు బైక్‌పై తీసుకుని వెళ్లాడు. దారి మధ్యలో బైక్ ఆపి తన కోరిక తీర్చమంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నాగఫణీంద్ర బెదిరించాడని బాధితురాలు తండ్రికి తెలిపింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపారు.

వైభవంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ



పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేద పండితులు

కూచిపూడి(మొవ్వ): మండలంలోని కూచిపూడిలోని సంజీవని వైద్యాలయంలో శనివారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని వైద్యాలయ వ్యవస్థాపకులు కూచిబొట్ల ఆనంద్ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవని వైద్యాలయంలో విజయవాడ రమేష్ హాస్పటల్ ఆధ్వర్యంలో కార్డియాలజీ సేవలను ప్రారంభించారు. ఉచిత శిబిరం ద్వారా 25 మంది రోగులకు ఈసీజీ తదితర టెస్టులు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో హాస్పటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు నిమ్మగడ్డ సత్యప్రకాష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జొన్నలగడ్డ హనుమకుమార్, సోమయాజుల మురళీకృష్ణ, సుభాష్ చంద్రబోస్, కొనేరు రాజేంద్రప్రసాద్, పిన్నమనేని గోపాలకృష్ణ, పామర్తి శికుమార్, రమేష్ హాస్పటల మార్కెటింగ్ హెడ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణపై అవగాహన

రామానగరం(చల్లపల్లి): ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు శనివారం లక్ష్మీపురం శివారు రామానగరంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. మొక్కలు నాటి పెంచాలని వారు సూచించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దన్నారు. నిబంధనల ప్రకారం నిర్ణీత వయసు నిండిన తర్వాతే వివాహం చేయాలని వివరించారు.

శ్రీమన్నారాయణుడి పవళింపు సేవ

ముగిసిన మహా కుంభాభిషేక ఉత్సవాలు



స్వామివారికి పవళింపు సేవ నిర్వహిస్తున్న భక్తులు

కోడూరు: ఉల్లిపాలెంలోని గోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ఉదయం త్రిదండి అష్టాక్షరీ సంపత్‌కుమార రామానుజీయర్ స్వామీజీ పర్యవేక్షణలో పండితులు కల్యాణమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి ప్రత్యేక పల్లకీలో కల్యాణ మూర్తులకు ద్వాదశ ప్రదక్షిణలు కనులపండువగా నిర్వహించారు. శ్రీ పుష్పయాగ మహోత్సవాన్ని భక్తిప్రపత్తులతో జరిపారు. కల్యాణమూర్తులను ప్రత్యేక ఉయ్యాలలో ఉంచి పవళింపు సేవ నిర్వహించారు. పవళింపు సేవలో పాల్గొన్న 100 మంది దంపతులకు రవిక, పసుపు,కుంకుమ, పండ్లను అందించారు. నూతనంగా ప్రారంభించిన అష్టభుజ మండపంలో స్వామివార్లకు శయ్యాదివాసాన్ని నిర్వహించారు. శనివారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బూరగడ్డ హరినాథ్‌బాబు, మద్దాళి ప్రసాద్, జూపూడి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

తిరుకల్యాణ మహోత్సవాలు ప్రారంభం

ముదినేపల్లి రూరల్: స్థానిక మారుతీనగర్‌లోని శ్రీసువర్చలా సమేత భక్తాంజనేయస్వామి దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరించి అష్టోత్తర శతనామ పూజ, నీరాజన మంత్ర పుష్ప తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సమయంలో అంకురార్పణ వాస్తు పూజ, వాస్తు హోమం, ధ్వజారోహణం కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీసువర్చల సమేత భక్తాంజనేయస్వామి దివ్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాడుగుల పూర్ణచంద్రరావు తెలిపారు.

భర్త, బంధువులు దాడి చేశారని ఫిర్యాదు

మండవల్లి: మండలంలోని కానుకొల్లు గ్రామానికి చెందిన మట్టా జ్యోతి తన భర్త, అతని బంధువులు దాడి చేశారని శనివారం ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపారు. జ్యోతిని ఆరేళ్ల క్రితం కరుణకుమార్ వివాహం చేసుకున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన తన భర్త ఏప్రిల్ 30న అతని బంధువులతో వచ్చి తనను కొట్టి, గాయపర్చాడని జ్యోతి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె తండ్రి అడ్డురాగా, అతనిని కూడా కొట్టినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

తాగునీటి వృథాను అరికట్టాలి



రాపర్ల ర్యాలీలో సూపర్‌వైజర్ పుణ్యవతి, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు



పెదపారుపూడిలో అవగాహన కల్పిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది

పామర్రు: వేసవిలో తాగునీటి వృథాను అరికట్టాలని ఐసీడీఎస్ పామర్రు సెక్టార్ సూపర్‌వైజర్ వై.పుణ్యవతి అన్నారు. మండలంలోని రాపర్లలో మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, తాగునీటి సంరక్షణపై అవగాహన ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాగునీటి కళాయిల వద్ద నీరు వృథాగా పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షపు నీరు వృథా కాకుండా వినియోగించాలని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను వాడకం నిషేధించాలని అన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని వివరించారు. అంగన్‌వాడీ కార్యకర్త కమలకుమారి, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు సిబ్బంది పాల్గొన్నారు. పలు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

పెదపారుపూడి: మండలంలోని పెదపారుపూడి, వానపాముల, వెంట్రప్రగడ తదతర గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో శనివారం మిషన్ లైఫ్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పెదపారుపూడి సెక్టార్ సూపర్‌వైజర్ ఎం.శివనాగమణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యవరణాన్ని పరిరక్షించాలని, మొక్కలను పెంచి సంరక్షించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పోషక విలువ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ వానపాముల సెక్టార్ సూపర్‌వైజర్ టీ అనిత, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సృజనాత్మకతను వెలికి తీసేందుకు కృషి



జమీగొల్వేపల్లిలో చిన్నారులతో ఆర్ట్ క్రాఫ్ట్‌పై అవగాహన కల్పిస్తున్న అధ్యక్షురాలు ఉషాదేవి



మండవల్లి గ్రంథాలయంలో విద్యార్థులు



చిత్రలేఖనంలో మెలకువలు వివరిస్తున్న అలి



గ్రంథాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు

జమీగొల్వేపల్లి (పామర్రు): విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కార్యక్రమం ఎంతో ఉపయుక్తం అవుతుందని మహిళా మండలి అధ్యక్షురాలు గుమ్మడి ఉషాదేవి అన్నారు. మండలంలోని జమీగొల్వేపల్లి గ్రామంలోని శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా శనివారం విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌పై అవగాహన కల్పించారు. గ్రంథాలయ అధికారి నాగ సురేష్ మాట్లాడుతూ వేసవి శిక్షణా శిబిరంలో విద్యార్థులకు ప్రతీ రోజూ పంచ తంత్ర మరియు నీతి కథలు చెప్పడం, వేమన , సుమతి శతక పద్యాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు.

పామర్రులో ..

పామర్రు శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించి చిన్నారులతో వేసిన చిత్రాలను ప్రదర్శించారు. గ్రంథాలయ అధికారిణి ఝాన్సీ రాణి పాల్గొన్నారు.

మండవల్లి: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని గ్రంథపాలకురాలు షేక్ పర్వీన పేర్కొన్నారు. స్థానిక గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం శనివారం కొనసాగింది. కథలు, జనరల్ నాలెడ్జ్ అంశాలను విద్యార్థులకు బోధించారు.

గుడివాడ టౌన్: స్థానిక షా గులాబ్‌చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో శనివారం వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్, పాటల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రాయింగ్ టీచర్ మహ్మద్ అలి మాట్లాడుతూ సాధన చేస్తే చిత్రకళలో నైపుణ్యం సాధించడం సులువన్నారు. 30 రోజులు జరిగే ఈ శిక్షణా తరగతుల్లో ఎన్నో మెలకువలు నేర్పిస్తామని వాటిని క్షుణ్ణంగా అభ్యసిస్తే మంచి చిత్ర కళాకారులవుతారన్నారు. ఈ కార్యక్రమంలో పీటర్, టి.ప్రవల్లిక, పి.శాంతి, వి.సునీత, ఎస్ క్రాంతి, విద్యార్థులు పాల్గొన్నారు.

మొవ్వ: విద్యార్థుల దైనందిక జీవతంలో క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని ఇస్తాయని మొవ్వ గ్రంథాలయ అధికారిణి టి.కృష్ణ కుమారి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా శనివారం మొవ్వ శాఖా గ్రంథాలయంలో తెలుగు ఉపాధ్యాయులు సీహెచ్‌వి పార్థసారథి పద్యాలు, తాత్పర్యాలను వివరించారు. అనంతరం జరిగిన మ్యూజికల్ చైర్స్, చెస్, క్యారమ్ బోర్డు పోటీలు ఉత్సాహంగా సాగాయి.

పెదపారుపూడి: స్థానిక శాఖా గ్రంథాలయంలో శనివారం విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి ఎం.వి.ఎస్ లక్ష్మి మాట్లాడుతూ వేసవి శిక్షణ తరగతులను సందర్భంగా విద్యార్థులతో కథలు చదివించి, చెప్పిస్తున్నామన్నారు. శతక పద్యాలు నేర్పించారు.

ముదినేపల్లి రూరల్: స్థానిక శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు శనివారం నీతి కథలు బోధించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కే సూర్యనారాయణ చిన్నయసూరి రచించిన కథల పుస్తకం నుంచి పలు అంశాలను విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయురాలు రాణి ఆధ్వర్యంలో విద్యార్థులకు భగవద్గీత, సరస్వతీ శ్లోకాలను బోధించారు. అనంతరం ఇండోర్ గేమ్స్ ఆడించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

సీఎం జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన



కర్రల వంతెన పనులను పరిశీలిస్తున్న పేర్ని నాని

కోనేరుసెంటర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 22వ తేదీన మచిలీపట్నంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు జరుగుతున్న ఏర్పాట్లను బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) శనివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించే ప్రాంతాన్ని సందర్శించారు. హెలీప్యాడ్, పైలాన్ ఏర్పాట్లను పరిశీలించి పోర్టు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సముద్ర పూజ నిమిత్తం ఏర్పాటు చేస్తున్న కర్రల వంతెనను ఎక్కి పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అస్గర్, పోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ముమ్మరంగా సభ ఏర్పాటు పనులు..

మచిలీపట్నంటౌన్: బందరు పోర్టు నిర్మాణ పనులను ఈ నెల 22వ తేదీన ప్రారంభించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగరంలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాటు పనులు ఎమ్మెల్యే పేర్ని నాని శనివారం పరిశీలించి పలు సూచనలు చేశారు. స్థానిక సర్కారుతోటలోని స్విమ్మింగ్‌పూల్ పక్కనున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ స్థలంలో బహిరంగ సభ నిర్వహణ పనులు చేస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో మట్టి తోలే పనులు, మెరక ప్రాంతాలను చదును చేసే పనులు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్‌దాదా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జోనల్ ఇన్‌చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.